సమస్యలుంటే సాక్షికి చెప్పండి
మీ సమస్యలు, ప్రజోపయోగ సూచనలు, ఇతర అంశాలను కింద ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చేయండి
9705347494
నంబర్‌ను సంప్రదించండి

స్ఫూర్తి మంత్ర

వివేకానందుని మార్గంలో యువత సేవాపథం



వివేకానంద.. ఆ పేరే ఓ స్ఫూర్తి మంత్రం. యువత తలచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదన్న ఆయన సూక్తినే ఆదర్శంగా తీసుకుని సేవాపథంలో దూసుకుపోతోంది యువతరం. మనం చేసే చిన్న సాయం అవసరమైన వారికి ఎంతో తోడ్పాటునిస్తుందన్న ఆలోచన మనసులో కలిగితే, ఆపన్నులకు చేయూతనందించేందుకు చేతులు ఎన్నో ముందుకు వస్తాయి. అలా నియోజకవర్గంలో ఎంతోమంది అనేక రీతుల్లో సహకారం అందిస్తూ, స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యక్తి కంటే సమష్టిగా చేసే సాయం మరింత మందికి తోడ్పడుతుంది. అలా.. వ్యక్తిగతంగా కొందరు.. యూనియన్లుగా మరికొందరు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఇంకొంతమంది సేవాబాటలో పయనిస్తున్నారు. నేడు వివేకానందుని జయంతి.. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

- కొమ్మాది/తగరపువలస

మనసున్న మా'రాజు'

భీమిలి బీచ్ రోడ్డు చేపలుప్పాడకు చెందిన ఉమ్మిడి రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఆటో వెళ్తుండగా రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో రక్తం పోయి, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూసి చలించిపోయాడు. తనకు ట్రస్టులు పెట్టే ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికి సోషల్ మీడియా వేదికగా ఎందరి ప్రాణాలనో కాపాడుతున్నాడు. నగరంలో ఉత్సాహంగా ఉన్న 350 మంది యువకులతో ఎమర్జెన్సీ బ్లడ్ డోనర్స్ అనే వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. నగరంలో ఏ ప్రమాదం జరిగినా ఈ వాట్సాప్ గ్రూప్‌లో ఆసుపత్రి పేరు, పేషెంట్ బ్లడ్ గ్రూప్, ఫోన్ నెంబరు పెట్టిన వెంటనే 30 నిమిషాల్లో రక్తం అందించి సహాయం చేస్తున్నాడు. సేవ చేయాలంటే డబ్బే ప్రధానం కాదు.. పదిమందికీ మంచి చేయాలనే మనసుంటే చాలని నిరూపిస్తున్నారు మనసున్న మారాజు.. ఉమ్మిడి రాజు.



రక్తదానం చేస్తున్న రాజు

'చిన్ని' పెద్ద మనసు

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం దొరకక ఎందరో అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న ఆవేదన చూశాడు. మధురవాడకు చెందిన పిల్లా వెంకట రమణ అలియాస్ చిన్ని. అందుకే హ్యాండ్స్ టు హెల్ప్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి వివాహాల్లో మిగిలిన ఆహారాన్ని రోడ్డుపై ఉన్న అభాగ్యులకు, నిరుపేదలకు అందిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఏటా తమ ప్రాంతాల్లో నిరుపేదలను గుర్తించి బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర సరకులు అందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. వీటితో సంతృప్తి చెందక రక్త దానాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ.. రెండు నెలలకు ఒకసారి రక్తదానశిబిరాలు ఏర్పాటు చేసి, రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో 103 రోజులు నిర్విరామంగా రోడ్డు పక్కన ఉన్న అభాగ్యులకు, పేదలకు భోజనం అందించి, వారి ఆకలిని తీర్చారు. సేవా దృక్పథంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.



బ్యాంక్ ఉద్యోగుల సేవానిరతి

కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యవర్గం పేరుతో పలువురు యువ ఉద్యోగులు సేవా స్ఫూర్తిని చాటుకుంటున్నారు. మధురవాడలో కెనరా బ్యాంక్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు యువకులు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యవర్గ అసిస్టెంట్ సెక్రటరీ ఎమ్ఏఎస్‌డి మహేంద్ర ఆధ్వర్యంలో ఏటా జిల్లాలో పలు చోట్ల బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి సంవత్సరానికి సుమారు 100 యూనిట్లు రక్తం సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందిస్తున్నారు దివ్యాంగులకు వీల్ చైర్స్, నిరుపేదలకు నిత్యావసర సరకులు, దుప్పట్లు వంటివి అందిస్తున్నారు.



దివ్యాంగులకు వీల్‌చైర్స్ అందిస్తున్న కార్యవర్గ సభ్యులు

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా నలుమూలలా మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలు గుర్తించి పుస్తకాలు, బ్యాగులు అందిస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.

సేవల్లో 'ఇండియన్ పేట్రియాట్స్'

తగరపువలస: సేవ చేయాలనే దృక్పథంతో 2018లో జీవీఎంసీ ఒకటో వార్డు కొండపేటలో వందమందితో ప్రారంభమైన 'ఇండియన్ పేట్రియాట్స్' ఇప్పుడు 250 మందికి పైగా సభ్యులతో నియోజకవర్గం అంతటా సేవలు అందిస్తోంది. ఈ గ్రూపులో పలువురు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు. నిత్యం వీరు సేవా కార్యక్రమాలకు కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు. కరోనా సమయంలో ఏకంగా మూడు నెలల పాటు దాతలు, సభ్యుల సాయంతో 150 టన్నుల బియ్యం, 300 టన్నుల వరకు నిత్యావసర సరకులను ఉపాధి లేని అసంఘటిత కార్మికులకు పంపిణీ చేశారు. వలస కార్మికులను అక్కున చేర్చుకుని రెండు నెలల పాటు నిత్యం భోజన ప్యాకెట్లు అందజేశారు. ఇవే కాకుండా వివిధ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెబుతూ, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. నిరుపేదల కుటుంబాలలోని వారికి వైద్యఖర్చులు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇటీవల వరదల సమయంలో పిఠాపురం పరిసర ప్రాంతాల్లో చేబ్రోలు ఎస్సీపేట, వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో సువార్త మిత్రబృందం లక్ష రూపాయల సరకులను వరద బాధితులకు అందజేశారు.



సామియ్యవలసలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న ప్రతినిధులు

అభాగ్యులకు బాసటగా ఫ్రెండ్స్ ఫౌండేషన్

చిట్టివలస ఫ్రెండ్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. సుమారు వంద మంది సభ్యులు కలిగిన ఈ ఫౌండేషన్ ఏటా తన సేవా కార్యక్రమాలను భీమిలి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తోంది. కోవిడ్ సమయంలో జాతీయరహదారిపై వెళ్లే వలస కార్మికులకు 50 రోజుల పాటు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. నిలువ నీడలేని అభాగ్యులకు, ముఖ్యంగా చలికాలంలో దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేస్తుంటారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్టేషనరీ, ఫీజులు చెల్లిస్తుంటారు. పేద క్రీడాకారులకు ప్రయాణఖర్చులు, ప్రోత్సాహకాలు అందిస్తారు.



శ్రీరామ్‌నగర్‌లో పేషెంట్‌కు సరకులు అందిస్తున్న ఫ్రెండ్స్ ఫౌండేషన్ ప్రతినిధులు

చుట్టుపక్కల గ్రామాలో నిరుపేద కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే మట్టిఖర్చులు చెల్లిస్తుంటారు. ఇంటి పెద్ద స్థానంలో ఉండి నిత్యావసర సరకులు, బియ్యం, ఆర్థిక సాయం అందిస్తుంటారు. చిట్టివలస శ్మశానవాటికలో రూ.2.50 లక్షలు ఖర్చు చేసి షెల్టర్ నిర్మించారు.

క్లుప్తంగా

మొగదారమ్మకు తులసి అర్చన



తులసి అర్చనలో మహాలక్ష్మి అమ్మవారు

కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు సాగర్‌నగర్ శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి ఆలయంలో శనివారం అమ్మవారికి విశేషంగా తులసి అర్చన నిర్వహించారు. అమ్మవారిని ముందుగా ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, సిరుల తల్లికి పసుపు కుంకుమ సమర్పించారు.

పారిశుధ్య కార్మికులకు స్వీట్ల పంపిణీ



కార్మికులకు స్వీట్లు పంపిణీ చేస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులు, రామునాయుడు

తగరపువలస: చిట్టివలస ఫ్రెండ్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సంక్రాంతి సందర్భంగా జీవీఎంసీ భీమిలి జోన్‌లోని పారిశుధ్య కార్మికులకు శనివారం స్వీట్లు పంపిణీ చేశారు. వీటిని పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కరమాని రామునాయుడు చేతుల మీదుగా వారికి అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి.మహాలక్ష్మినాయుడు, శానిటరీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

14న మకర జ్యోతి దర్శనం

భీమునిపట్నం: భీమిలి బీచ్ సమీపంలోని అయ్యప్ప దేవాలయం వద్ద అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో 14వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు స్వామివారి మకర జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుందని సేవా సంఘ సభ్యులు తెలిపారు. ముందుగా నాలుగు గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకాలు, పూజలు ఉంటాయని పేర్కొన్నారు.

అనాథ బాలలకు అల్పాహారం



బాలలకు అల్పాహారం అందిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు

తగరపువలస: తాళ్లవలస లిటిల్ హగ్స్ అనాథ బాలల సంరక్షణ కేంద్రంలో బాలలకు కేజీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం అల్పాహారం ఏర్పాటు చేశారు. భీమిలి స్వామి యోగానంద ఆశ్రమం వ్యవస్థాపకురాలు పత్రి ఎల్లయ్యమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ కాళ్ల శ్రీనివాస్, పిట్ట వెంకటరావు, కంచర్ల శ్రీరామచంద్రమూర్తి, కాళ్ల పురుషోత్తం, మద్దిల దినేష్, సరగడ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

'గేమ్ చేంజర్'లో మంగమారిపేట వాసి



సినిమాలోని ఓ సన్నివేశంలో వెంకట్

కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేటకు చెందిన సీహెచ్ వెంకట్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో మెరిశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పాత్రలో రామ్ చరణ్ బ్యాడ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో వెంకట్ ఐఏఎస్ అధికారిగా కనిపించారు. తీర ప్రాంతానికి చెందిన ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మెగా సినిమాలో కనిపించడంపై మంగమారిపేట వాస్తవ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

శ్రీవారికి 'కుడారై' ప్రసాద నివేదన



ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీవారికి కుడారై ప్రసాదాన్ని నివేదించారు. భీమిలి కృష్ణా కాలనీ కొండపైనున్న కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 108 , కీతినపేట వద్ద ఐశ్వర్య వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి 1,116 ఇత్తడి గిన్నెల్లో పాయసాన్ని నివేదించారు. పూజల అనంతరం వాటిని భక్తులకు పంపిణీ చేశారు.

- భీమునిపట్నం



సంబరాల సంక్రాంతి



సంక్రాంతి వేషధారణల్లో రామన్నపేట సాయిరవీంద్ర పాఠశాల విద్యార్థులు



భీమిలి సమీపంలోని సెడార్ పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు

పల్లెలకు సంక్రాంతి కళ ముందే వచ్చేసింది. పాఠశాలలు, కళాశాలల్లో అంబరాన్నంటేలా సంబరాలు జరుగుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణల్లో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భోగి మంటల చుట్టూ కేరింతల నృత్యాలు, గొబ్బిళ్ల ముచ్చట్లు, రంగుల రంగవల్లికలు, కోలాటాలు, నింగిలో పక్షులను తలపించేలా పతంగులు, సంక్రాంతి వేషధారణల్లో విద్యార్థులు, అయ్యవారికి దండం పెట్టు అంటూ డూడూ బసవన్నలు ఇలా.. పాఠశాలలు పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

- తగరపువలస/భీమిలి



తగరపువలస శ్రీబాసరలో విద్యార్థుల సంక్రాంతి వేడుకలు



ఆనందపురం మండలం శొంఠ్యాం ఎన్ఎస్ఆర్ఐటీలో రంగవల్లులు తీర్చిదిద్దుతున్న విద్యార్థులు

కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం

పద్మనాభం: సంక్రాంతి సందర్భంగా మద్దిలో మూడు రోజులు నిర్వహించనున్న కబడ్డీ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ఈ టోర్నీని తెలుగు టైటానిక్ సీఈవో త్రినాథ రెడ్డి ప్రారంభించారు. మొదటి రోజు ఏడు టీమ్‌లు తలపడనున్నాయి. ముందుగా విజయనగరం జిల్లా సారిక, ఎస్.కోట టీమ్‌లు తలపడ్డాయి. కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, సీఐ శ్రీధర్, వైఎస్సార్ సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు బుగత సత్యనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బుగత శ్రీనివాసరావు పాల్గొన్నారు.



క్రీడాకారులతో అతిథులు

పండగవేళ మట్టి పాత్రలకు గిరాకీ

తగరపువలస: సంక్రాంతి వేళ మట్టిపాత్రలకు గిరాకీ పెరిగింది. పండగవేళ పొంగలి నుంచి కలగూర, అన్నం, పప్పు వంటి వంటకాల కోసం వివిధ రకాల మట్టిపాత్రలు, వీటిపై మూతలు, ప్రమిదలు, ధూపం వేసే కుటకలు వంటివి రూ.50 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. దీపావళి తరువాత కుమ్మరి వృత్తి చేసేవాళ్లకు చేతినిండా పని ఉండేది ఈ పెద్దపండగ సీజన్‌లోనే. స్థానిక ప్రైవేట్ మార్కెట్‌లో ఈ మట్టిపాత్రలను విక్రయిస్తున్నారు.



తగరపువలస ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయిస్తున్న మట్టిపాత్రలు

కోడి పందాల స్థావరాలపై దాడి

పీఎంపాలెం: కోడి పందాలు ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు సీఐ బాలకృష్ణ తెలిపారు. సాయిప్రియ గార్డెన్స్ ఏరియాలో కోడి పందాలు ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ. 6210 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఆకట్టుకున్న విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన

తగరపువలస: ఆనందపురం మండలం గుడిలోవ విజ్ఞాన్ విహార్ 45వ వార్షిక వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్, హ్యూమానిటీస్ నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ నమూనాలలో అయోధ్య బాల రాముని ఆలయ నిర్మాణం, అమరావతి బౌద్ధస్థూపం వంటి చారిత్రాత్మక అంశాల వంటివి 40 నమూనాలు ప్రదర్శించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గిరిజా శంకర్, సతీష్ రామ్ చౌదరి ప్రదర్శనలను తిలకించారు. పీవీ నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విద్యాభారతి అఖిల భారత అధ్యక్షుడు దూసి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థుల ప్రదర్శనలు తిలకిస్తున్న ప్రొఫెసర్ గిరిజా శంకర్ తదితరులు

పట్నం పల్లె బాట పట్టిన వేళ..

పీఎం పాలెం: సంక్రాంతి సమీపించడంతో పట్నం పల్లె బాట పట్టింది. నగరానికి వలస వచ్చిన వారు, ఉద్యోగాలు, వ్యాపారాలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సొంత గ్రామాలకు పయనమయ్యారు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కారుషెడ్ కూడలి బస్టాపు శనివారం నిండిపోయింది. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో అధిక చార్జీలు చెల్లించి అనేకమంది కుటుంబాలతో ప్రైవేటు వాహనాలలో వెళ్లారు.



కారుషెడ్ కూడలి బస్టాప్‌లో విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు

అలరించిన నృత్య ప్రదర్శనలు

పీఎం పాలెం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా శిల్పారామం(జాతర)లో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. నగరానికి చెందిన నృత్యభారతి డ్యాన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు నృత్య విన్యాసాలతో అబ్బురపరిచారు. మౌనిక పట్నాయక్ నృత్య దర్శకత్వం వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు కళారాధన మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి, జానపద నృత్యాల ప్రదర్శన ఉంటుందని స్థానిక ఏవో టి.విశ్వనాథ రెడ్డి తెలిపారు.



శిల్పారామంలో కళావేదికపై కళాకారుల శాస్త్రీయ నృత్యప్రదర్శన

డ్రోన్ కెమెరాలతో కోడిపందాలపై నిఘా

తగరపువలస: ఆనందపురం మండలంలోని శివారు గ్రామ పంచాయతీలలో నిర్వహించే కోడిపందాలు, పేకాట శిబిరాలపై అక్కడి పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. వీటి నిర్వహణ కు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా వీటిని నివారించడానికి ట్రయల్స్ వేస్తున్నట్టు సీఐ వాసునాయుడు తెలియజేశారు.

వడ్డే ఓబన్నకు ఘన నివాళి

పీఎం పాలెం: ఆంగ్లేయుల నిరంకుశత్వాన్ని ఎదిరించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఏపీఎస్పీ బక్కన్నపాలెం పోలీస్ బెటాలియన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబన్న చిత్రపటానికి 16వ బెటాలియన్ అదనపు కమాండెంట్ సీహెచ్‌వీఎస్ పద్మనాభరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు మురళీధర్, నారాయణరావు, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

సాక్షి
మీరు సాక్షి చందాదారులుగా చేరదలుచుకున్నారా!
లేదా మీకు పేపరు అందటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా!
సంప్రదించవలసిన నెంబరు
భీమిలి
9493185214